క్లుప్తంగా

పట్టాభిపురం సీఐగా కిరణ్



గుంటూరు ఈస్ట్: పట్టాభిపురం సీఐగా పి.కిరణ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2009లో ఎస్ఐగా చేరిన ఆయన 2021లో సీఐగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం నెల్లూరు ఏసీబీలో విధులు నిర్వహిస్తూ బదిలీపై గుంటూరు వచ్చారు.

విద్యార్థులకు గొడుగులు, పరీక్ష కిట్ల పంపిణీ



గుంటూరు మెడికల్: గుంటూరు హోస్పివిస్ హాస్పిటల్ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూలులో హాస్పిటల్స్ చైర్‌పర్సన్, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమ సుల్తానా విద్యార్థులకు ఉచితంగా గొడుగులు, పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు పదో తరగతి ఎంతో కీలకమైందని, ఇందులో సాధించే మార్కుల ఆధారంగా వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. విద్యార్థులంతా ఎక్కువ మార్కులు సాధించేందుకు కృషి చేయాలని, చదువుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి తోడ్పాటు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ నాగేశ్వరరావు, గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ట్రస్టు చైర్మన్ పఠాన్ అల్లాబక్షు, పాఠశాల హెడ్‌మాస్టారు బి.రాజీవ్‌రత్న పాల్గొన్నారు.

ఆకట్టుకున్న నాటకాలు



నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం రాత్రి పల్నాటి యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకాలను ప్రదర్శించారు. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సమతా నాటక గురుకుల వ్యవస్థాపక కార్యదర్శి, కందుకూరి వీరేశలింగం అవార్డు గ్రహీత వరయూరి రామానుజసూరి 14వ సంస్మరణ సందర్భంగా పల్నాటి యుద్ధంలోని నాగమ్మ పూజ సీను, మాంచాల సీను, సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు. హరిశ్చంద్రగా అమ్మిశెట్టి రంగారావు, హేమంత్‌కుమార్, నక్షత్రకుడిగా జి.వెంకటేశ్వర్లు, చంద్రమతిగా రత్నజ, వీరబాహుడిగా జి.గురునాథం, కాలకౌశికగా బాబూరావు, శిష్యగా శివయ్య, నాగమ్మ పూజ సీను, మాంచాల సీనులో బాలచంద్రగా ఎం.కుమార్ బాబు, మాంచాలగా లహరి నటించారు. కార్యక్రమాన్ని అమ్మిశెట్టి రంగారావు పర్యవేక్షించారు. చివరిగా కళాకారుల్ని దేవాలయ పాలక మండలి సత్కరించింది.

విక్రమ్‌కు డాక్టరేట్ ప్రదానం



ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేడ్కర్ చైర్ అధ్యయన కేంద్రం పరిశోధకుడు ఎం.ఎ స్.ఎస్. విక్రమ్‌కు యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసిందని రీసెర్చ్ సెల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి సుధాకర్ తెలిపారు. అంబేడ్కర్ అధ్యయన కేంద్రం పరిశోధన పర్యవేక్షకుడు ఆచార్య వై. అశోక్ కుమార్ పర్యవేక్షణలో ' ఏ స్టడీ ఆన్ చైల్డ్ లేబర్ ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్' అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించినందుకుగాను యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసిందని వివరించారు. డాక్టరేట్ గ్రహీత విక్రమ్ హాస్య నటుడు ఎం.ఎస్. నారాయణ కుమారుడు.

జీఎస్టీతో బీమా ప్రీమియంలు భారం



లక్ష్మీపురం: జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీని ఉపసంహరించుకోవాలని ఆరోగ్య ప్రచారకులు టి.భిక్షపతి ప్రభుత్వాన్ని కోరారు. అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు కూడా కరోనా తరువాత ప్రీమియంలను 40 శాతం పెంచాయని, దీనికి కారణం 18 శాతం జీఎస్టీ అంటున్నాయని తెలిపారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, మాట్లాడుతూ జీవిత బీమాపై పన్ను వేయడం సరికాదని తెలిపారు. పలువురు బీమా ప్రీమియం భారాన్ని మోయలేక పాలసీలను పునరుద్ధరించుకోవడం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సర్వే రిపోర్టు కోసం ప్రజల అవస్థలు

కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకెళ్లిన డెప్యూటీ మేయర్ డైమండ్‌బాబు



కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తున్న డెప్యూటీ మేయర్

నెహ్రూనగర్: నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తుల సర్వే రిపోర్టు పొందేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనినగర డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో ఆమెను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు లోన్లకు, ఆస్తుల క్రయ, విక్రయాలకు ఆస్తి సర్వే రిపోర్టు తప్పనిసరి అయిన నేపథ్యంలో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు. 2024 జనవరి నుంచి ఆస్తి డాక్యుమెంట్‌లో టౌన్ సర్వే నంబర్ ఉంటేనే నగరపాలక సంస్థ తరపున సర్వే చేస్తామని అధికారులు అంటున్నారన్నారు. డీ నంబర్ ఉన్న వాటికి సర్వే చేయమని, 1923 బీఎస్ఓ (బోర్డ్ స్టాండర్డ్ ఆర్డర్స్) రూల్స్ చూపి నగరపాలక సంస్థ అధికారులు సర్వే రిపోర్టు ఇవ్వడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జనవరిలో అప్పటి నగర కమిషనర్ కీర్తి చేకూరి బీఎస్ఓ రూల్స్ ప్రకారం నగరపాలక సంస్థ సర్వే రిపోర్టు ఇవ్వడానికి వీలుపడదని, తగిన ఆధారాలతో కలెక్టర్‌కు నివేదించినట్లు గుర్తు చేశారు. దీనిపై అప్పటి కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు రెండు వేలకు పైగా సర్వే రిపోర్టులు పెండింగ్‌లో ఉండటతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో సర్వే రిపోర్టులు ఇస్తున్నారని, గుంటూరు నగరపాలక సంస్థలోనే ఈ విధంగా ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. రెండు రోజుల్లో సమస్యకు తగిన పరిష్కారం చూపుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

నగరంలో పోలీసుల మెరుపుదాడి

- మరోసారి విస్తృతస్థాయిలో నాకాబందీ
- తనిఖీల్లో ఏఎస్పీలు, డీఎస్పీలు
- పది ప్రదేశాల్లో 150 మందితో ప్రత్యేక డ్రైవ్
- 194 మోటారు సైకిళ్లు, ట్రాక్టర్, ట్రక్ ఆటోలు సీజ్
- మైనర్లకు వాహనాలు అప్పగించవద్దని జిల్లా ఎస్పీ సూచన



బ్రాడీపేటలో 4వ లైనులో స్పెషల్ డ్రైవ్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ సతీష్‌కుమార్

నగరంపాలెం: నగరంలో పోలీసులు మెరుపుదాడి చేశారు. ఏకకాలంలో తూర్పు, పశ్చిమ సబ్ డివిజన్లల్లో గురువారం సాయంత్రం మరోసారి నాకాబందీ విస్తృతంగా నిర్వహించారు. రెండు సబ్ డివిజన్లల్లోని పది ప్రధాన కూడళ్లల్లో తనిఖీలు జరిపారు. దీనికి పది బృందాలను ఎస్పీ ఏర్పాటు చేశారు. ఒక్కో బృందానికి 15 మంది చొప్పున 150 మంది ఈ ప్రత్యేక డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఒక్కొక్క బృందానికి ఏఎస్పీలు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఇతర స్థాయి సిబ్బంది నేతృత్వం వహించారు. వీరంతా ఒక్కసారిగా ప్రధాన కూడళ్లపైకి వచ్చి తనిఖీలు చేపట్టారు. ఆయా ప్రధాన రహదారుల మీదుగా రాకపోకలు సాగించే మోటారు సైకిళ్లు, వాహనాలు నడిపే మైనర్లను, డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి మత్తులో ఊగే చోదకులు, పత్రాల్లేని వాహనాలను గుర్తించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ హిందూ కళాశాల కూడలి ప్రాంతంలో జరిగిన తనిఖీలకు హాజరయ్యారు. మైనర్లు, వారి తల్లిదండ్రులకు మరోసారి క్లాస్ తీసుకున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని గతంలో చెప్పామని గుర్తు చేశారు. మరలా అప్పగిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు వాహనాలను అప్పగించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎవరూ బాధ్యులని పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరమని చెప్పారు. గుంటూరు నగరంలో స్నేక్ డ్రైవ్, గొలుసు దొంగతనాలు, ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. త్వరలో మిగతా పోలీస్ సబ్ డివిజన్లల్లోనూ కొనసాగుతుందని చెప్పారు.

- తూర్పు సబ్ డివిజన్ లాలాపేట పీఎస్ పరిధిలో మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా వద్ద తనిఖీల్లో 27 వాహనాలు సీజ్ చేశారు. కొత్తపేట పీఎస్ పరిధిలో ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద 35 వాహనాలు, పాత గుంటూరు పీఎస్ మంగళగిరి రోడ్డులో 53 వాహనాలతో పాటు ట్రాక్టర్, ట్రక్ ఆటో సీజ్ చేశారు.
- పశ్చిమ సబ్ డివిజన్ అరండల్‌పేట పీఎస్ పరిధిలో బ్రాడీపేట 4/1వ అడ్డరోడ్డు వద్ద 34 వాహనాలు, నగరంపాలెం పీఎస్ పరిధిలో ఏటీ అగ్రహారం ఎస్‌కేబీఎం ఉన్నత పాఠశాల వద్ద 11 వాహనాలు, పట్టాభిపురం పీఎస్ పరిధిలో లక్ష్మీపురం బేకర్స్ ఫన్ వద్ద 34 వాహనాలు సీజ్ చేశారు. తనిఖీల్లో జిల్లా ఏఎస్పీలు నచికేత్ షెల్కే (తూర్పు సబ్ డివిజన్), ఎ.శ్రీనివాసరావు (క్రైం), శ్రీనివాసరావు (ఎల్ఓ), హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు సుబ్బారావు (దిశ), శ్రీనివాసరావు (డీసీఆర్‌బీ), మల్లికార్జునరావు (ఎస్సీ, ఎస్టీ సెల్), శివాజీ (సీసీఎస్), మహేష్ (పశ్చిమ), ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

నార్త్ క్లబ్‌లో అంతుచిక్కని సస్పెన్స్

చోద్యం చూస్తున్న పోలీస్ శాఖ



స్వామి థియేటర్ వద్ద గల నార్త్ క్లబ్‌లో కూర్చున్న మహిళలు

లక్ష్మీపురం: గుంటూరు నగర నడిబొడ్డులోని జిల్లా ఎస్పీ కార్యాలయానికీ, పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న స్వామి థియేటర్ వద్ద ఉన్న నార్త్ క్లబ్ వ్యవహారం అంతుచిక్కకుండా ఉంది. ఇక్కడ అధికార పార్టీ నాయకులు అండదండలతో ఇటీవల పేకాట ప్రారంభించారు. అయితే, గురువారం క్లబ్‌లోకి పదుల సంఖ్యలో మహిళలు వచ్చి నిరసనకు కూర్చున్నారు. లీజు వ్యవహారంలో వివాదం చోటు చేసుకోవడంతో ఒక వర్గానికి చెందిన వారు మహిళలు, యువకులను క్లబ్‌కు తీసుకు వచ్చారని కొంతమంది అంటున్నారు. వచ్చిన వారిలో కొందరితో క్లబ్ నిర్వాహకులు మాట్లాడే ప్రయత్నం చేయడం ప్రారంభించారు. చిత్రంగా కొంత సమయానికి వచ్చిన వారందరూ ఎలా వచ్చారో అలా తిరిగి వెళ్లి పోయారు. నార్త్ క్లబ్‌లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేయగా రకరకాలు చెబుతున్నారు. క్లబ్ నిర్వహణ వ్యవహారమని, ఆస్తిదారుల మధ్య స్థల వివాదం అంటూ భిన్న కథనాలు విన్పిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పట్టాభిపురం పోలీసులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జిందాల్ ప్లాంట్‌ను సందర్శించిన కమిషనర్



గుంటూరు రూరల్: ఘన వ్యర్థాల నిర్వహణ పటిష్టంగా, ప్రణాళికాబద్ధంగా చేపట్టినప్పుడే రోజువారి ఉత్పత్తి అవుతున్న వ్యర్థాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నగర కమిషనర్ (ఎఫ్ఏసీ) ఎస్.హరికృష్ణ తెలిపారు. గురువారం రూరల్ మండలంలోని నాయుడుపేటలోగల జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ని ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ జిందాల్ ప్రతినిధులతో ప్లాంట్ సామర్థ్యం, అవసరమైన వ్యర్థాలు, ఏ మున్సిపాల్టీల నుంచి ఎంత చెత్త వస్తుంది.. ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్యగా ఉందని, ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను ఒక చోట డంప్ చేయడం ద్వారా స్థలాభావ సమస్య కూడా ఎదురవుతుందన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ద్వారా వ్యర్థాల నిర్వహణ తేలికవుతుందన్నారు. జిందాల్ ప్లాంట్‌కు ఇతర మున్సిపాలిటీల నుంచి వ్యర్థాలు తరలిస్తున్నా, గుంటూరు నగరపాలక సంస్థ ప్రధానంగా ఉంటుందన్నారు. ప్రజారోగ్య సిబ్బంది గుంటూరు లక్ష్యానికి అనుగుణంగా ప్రతి రోజు 320 టన్నుల వ్యర్థాలను జిందాల్ ప్లాంట్‌కు తరలించాలన్నారు. ఆయనవెంట ఈఈ కొండారెడ్డి, డీఈఈ సతీష్, ఏఈ రవికిరణ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్ అనిల్‌కుమార్, జిందాల్ ప్లాంట్ డీజీఎం రాయుడు ఉన్నారు.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు చారిత్రాత్మకం

మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు

నెహ్రూనగర్: ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైన నిర్ణయమని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంద కృష్ణమాదిగ నేతృత్వంలో 30 సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న ఉద్యమానికి ఈ తీర్పుతో న్యాయం జరిగిందని తెలిపారు. దళిత జాతి హర్షిస్తుందని చెప్పారు. 2004కి ముందు అందరికీ సమానంగా రిజర్వేషన్ ఫలాలు అందేవని, 2004లో సుప్రీం కోర్టు రిజర్వేషన్ల అంశాన్ని కొట్టివేయడంతో సమస్య మొదలైందని తెలిపారు. ఎస్సీల్లోని 59 ఉప కులాల్లో కొంత మందికి మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందేవని చెప్పారు. నేటి తీర్పుతో అందరికీ సమానంగా రిజర్వేషన్ ఫలాలు అందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ముందే ప్రకటించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని కిశోర్‌బాబు కోరారు.

వర్గీకరణతోనే ఎస్సీ ఉప కులాల అభివృద్ధి

గుంటూరు మెడికల్: ఎస్సీ ఉపకులాల వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దారా అంబేడ్కర్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణకు న్యాయపరమైన అంశాలు తొలగించి అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం అన్నారు. వెనుకబడిన ఎస్సీ ఉపకులాల అభివృద్ధి వర్గీకరణ ద్వారానే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తోందన్నారు. ఎస్సీల అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీ ద్వారానే జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతి పదవులు ఇచ్చింది ఆయన ప్రభుత్వమేనని గుర్తు చేశారు.

న్యాయమూర్తులకు ధన్యవాదాలు

నెహ్రూనగర్: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు హర్షణీయమని స్వర్ణాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసుబాబు పేర్కొన్నారు. నగరంలోని సంఘ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కులాల ఉపవర్గీకరణపై రాష్ట్రాలకు సంపూర్ణ హక్కు ఉందని తీర్పు ఇవ్వడం చారిత్రాత్మక విషయమన్నారు. ఎంతో మంది మాదిగ వీరుల పోరాటాల ఫలితంగానే నేటి విజయమన్నారు. వర్గీకరణ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు మక్కెన ప్రభాకర్, సుబ్బయ్యమాదిగ, రమణ, ప్రసాద్, అబ్రహాం, రమేష్, చంద్రశేఖర్, బాబూరావు, మస్తాన్ పాల్గొన్నారు.

మాదిగల జీవితాల్లో వెలుగులు

ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని మోడల్ అసోసియేషన్ దళిత్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు మురికిపూడి దేవపాల్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా విజయాన్ని మాదిగ జాతికి అందించిన కృష్ణమాదిగ నిజంగా అభినందనీయులని తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు సాధ్యమైనంత త్వరగా సుప్రీం కోర్టు తీర్పు అమలు పరచి, మాదిగల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.

ఆర్టికల్ 341 సవరించాలి

ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని..అయితే భవిష్యత్తులో వర్గీకరణపై ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 341ను సవరించి మాదిగలకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శశికుమార్ గురువారం ఒక ప్రకటనలో కోరారు.

ఏపీ అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్



పింఛన్లు పంపిణీ చేస్తున్న నరేంద్ర కుమార్

గుంటూరు మెడికల్: ఏపీ అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని, ప్రతి పేదవాడికి అండగా ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఆర్.అగ్రహారం, రావుబహుదూర్ వీధి, శివాలయం వీధి, నరసింహస్వామి కోవెల ఏరియాలో గురువారం వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేంద్రకుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానంలో భాగంగా ఇంటికి వెళ్లి ఉదయాన్నే రూ. 4వేలను లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఉడతా నరసింహారావు, కూనిశెట్టి చంద్రశేఖర్, పద్మనాభం, జనసేన నాయకులు రాజా, రమణ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి సత్కారం



అప్పిరెడ్డిని సత్కరిస్తున్న నూరిఫాతిమా, పార్టీ నేతలు

పట్నంబజారు: శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా నియమితులైన ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిని బుధవారం పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా సత్కరించారు. మంగళదాస్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా నివాసానికి వచ్చిన క్రమంలో సమన్వయకర్త నూరిఫాతిమా, వైఎస్సార్ సీపీ శ్రేణులు అప్పిరెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు.

అన్న క్యాంటీన్ల పనుల పరిశీలన



పనులను పరిశీలిస్తున్న నగర కమిషనర్ హరికృష్ణ

నెహ్రూనగర్: నగరపాలక సంస్థ పరిధిలోని అన్న క్యాంటీన్లలో జరుగుతున్న పనుల్ని గురువారం నగర కమిషనర్ ఎస్.హరికృష్ణ పరిశీలించారు.నగరపాలక సంస్థ పరిధిలో చుట్టుగుంట, మిర్చి యార్డ్, నల్లచెరువు, పల్నాడు బస్టాండ్, ఆర్టీవో ఆఫీస్, ఐడీ హాస్పిటల్, బస్టాండ్ ప్రాంతాల్లో క్యాంటీన్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారుల్ని ఆయన ఆదేశించారు. క్యాంటీన్ పరిసరాలలో పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకోవాలని ఏడీహెచ్‌ని ఆదేశించారు. టెండర్ పొందిన కాంట్రాక్టర్లు నిబంధనలకు అనుగుణంగా, నాణ్యత ప్రమాణాల్లో రాజీ లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ ఎం.శ్యాం సుందర్, ఈఈలు సుందరరామిరెడ్డి, కోటేశ్వరరావు, శ్రీనివాస్, ఏడీహెచ్ రామారావు, డీఈఈలు రమేష్ బాబు, శ్రీధర్, హనీఫ్, సతీష్, ఏఈలు రాంబాబు, సునీల్ కుమార్, నాగవేణి, సాంబశివరావు, సచివాలయ ఎమినిటీ కార్యదర్శులు పాల్గొన్నారు.

నగరంలో 98శాతం పింఛన్ల పంపిణీ

నెహ్రూనగర్: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ నగరంలో గురువారం సాయంత్రానికి 98శాతం పూర్తయిందని కమిషనర్ ఎస్. హరికృష్ణ తెలిపారు. 58,971 మందికి గాను 57,703 మందికి నగదు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల అందుబాటులో లేని 1,268 మందికి శుక్రవారం ఉదయం అందిస్తామని చెప్పారు.

స్కేటింగ్ పోటీల్లో విద్యార్థుల సత్తా



విద్యార్థులను అభినందిస్తున్న కృష్ణప్రసాద్, రత్తయ్య

గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర, జాతీయస్థాయిల్లో జరిగిన స్కేటింగ్ పోటీల్లో డాక్టర్ కేఎల్‌పీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని ప్రిన్సిపాల్ జి. రత్తయ్య తెలిపారు. జేకేసీ కళాశాల రోడ్డులోని కేఎల్‌పీ స్కూల్లో గురువారం జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత నెల 28న జరిగిన రాష్ట్రస్థాయి స్కేటింగ్ అండర్–11 విభాగంలో చెరుకూరి అమర్‌నాథ్, జి. లోకేష్ రజత పతకాలు సాధించినట్లు తెలిపారు. స్టెమ్ స్కూల్లో జరిగిన తైక్వాండో చాంపియన్‌షిప్ జిల్లా స్థాయిలో పోటీల్లో సబ్ జూనియర్ అండర్–32 కేజీల విభాగంలో విద్యార్థి సీహెచ్. పవన్ కల్యాణ్ బంగారు పతకాన్ని సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు వివరించారు. సీహెచ్. పూజిత రజత, ఎన్. రేవంత్, ఎన్. వసంత్ రజత పతకాలు కైవసం చేసుకున్నారని తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ కె.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆటలు మనో వికాసాన్ని పెంపొందిస్తాయని, తద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ చదువులో రాణిస్తారని తెలిపారు. తమ పాఠశాలలో చదువుతో పాటు ఆటలకు సమ ప్రాధాన్యత నిస్తున్నామని చెప్పారు. నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, పాఠశాల వ్యవస్థాపకుడు డాక్టర్ కె. బసవ పున్నయ్య, ఏవో కె. వెంకట్రావు విద్యార్థుల్ని అభినందించారు.

సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆచార్య వీరయ్య



ఆచార్య వీరయ్యకు అభినందనలు తెలుపుతున్న వీసీ తదితరులు



వీసీకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఝాన్సీ

ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా జువాలజీ విభాగ సీనియర్ అధ్యాపకులు ఆచార్య కె. వీరయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ ఆచార్య కె. గంగాధరరావు, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం నియామక ఉత్తర్వులు అందజేసి అభినందనలు తెలిపారు. సైన్స్ కళాశాలను విద్య, బోధన, పరిశోధన రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ అధికారులు ఆయనకు సూచించారు. సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా ఫిజిక్స్ విభాగ అధ్యాపకులు ఆచార్య రవికుమార్ నియమితులయ్యారు. అభినందనలు తెలిపిన వారిలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సెల్ డైరెక్టర్ ఆచార్య పద్మావతి, ఆచార్య ఎం. త్రిమూర్తి రావు, ఆచార్య సురేష్‌కుమార్ ఉన్నారు.

యూనివర్సిటీని సందర్శించిన ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.ఝాన్సీ గురువారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీని సందర్శించారు. ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె. గంగాధరరావు, రెక్టార్ ఆచార్య కె. రత్నషీలామణి, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలాన్ని కలసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం యూనివర్సిటీలో విద్యార్థినులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. యూనివర్సిటీలో క్రీడా వసతులు, గ్రంథాలయం, ఫైన్ ఆర్ట్స్ కళాశాల, బొటానికల్ గార్డెన్ తదితర ప్రాంతాల్ని సందర్శించారు. మౌలిక వసతులు పరిశీలించారు. ఆమె వెంట ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మల్లవరపు పవన్ కుమార్, విశ్వవిద్యాలయ అధ్యక్షురాలు డి. హర్షిత, ఇన్‌చార్జ్ మోహన్ , సెక్రటరీ మణికంఠ, గుంటూరు టెక్నికల్ సెల్ కన్వీనర్ శివ గణేష్, ఎ. శాంభవి, హేమంత్ రామ్, సాయి, హరీష్, శివ రామరాజు, నానాజీ, భానుప్రకాష్, శ్రీనివాస్, యుగంధర్, దత్త, సిద్ధు, వినయ్, గంగాధర్ ఉన్నారు.

యువకుడి అదృశ్యం

గుంటూరు ఈస్ట్: యువకుడి అదృశ్యంపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కేవీపీ కాలనీలో నివసించే నిమ్మకాయల భవాని కుమారుడు కోటయ్య (18) మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.